క్లుప్తంగా

పకడ్బందీగా టర్మ్ మోడల్ పరీక్షలు



పరీక్ష నిర్వహణను పరిశీలిస్తున్న ఎంఈఓ బాబ్జీ

పాకాల : మండలంలోని అన్ని పాఠశాలల్లో సెల్ఫ్ అసెస్‌మెంట్ మొదటి టర్మ్ మోడల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఎంఈఓ బాబ్జీ ఆదేశించారు. సోమవారం ఎస్వీఎస్ పాఠశాల, పాలవరపు ఇండ్లులోని బడి, మల్లెల చెరువులోని స్కూల్‌లో నిర్వహిస్తున్న పరీక్షలను తనిఖీ చేశారు. ఎంఈఓ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజూ ప్రశ్నపత్రాలను తమ కార్యాలయానికి వచ్చి తీసుకెళ్లాలని సూచించారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఉపాధ్యాయులు వాటిని దిద్ది రిజిస్టర్‌లో నమోదు చేయడమే కాకుండా ఆన్‌లైన్‌లో సైతం అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. సీఆర్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

శ్రీదేవికి డాక్టరేట్



తిరుపతి సిటీ : ఎస్వీయూ జువాలజీ విభాగం పరిశోధక విద్యార్థి సి.శ్రీదేవికి డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆమె రిటైర్డ్ ప్రొఫెసర్ ఏ.ఉషారాణి పర్యవేక్షణలో ఇంపాక్ట్ ఆఫ్ ఆర్సెనిక్ అండ్ క్యాడ్మియం ఆన్ హిస్టోపెథాలాజికల్ అండ్ బయోకెమికల్ చేంజస్ ఇన్ ద లివర్ అండ్ కిడ్నీ ఆఫ్ మేల్ ఆల్బినో ర్యాట్స్ అనే అంశంపై పరిశోధనా పత్రాలను సమర్పించారు.

వేతన బకాయిల కోసం నిరసన



ఎంఈఓకు వినతిపత్రం అందిస్తున్న నేతలు

పాకాల : మధ్యాహ్న భోజన కార్మికులకు 5 నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు ఎంఈఓ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ నేతలు ప్రసాద్, మధుసూదన్‌రావు మాట్లాడుతూ 5 నెలలుగా వేతనాలు, బిల్లులు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతన బకాయిలతోపాటు కనీసం జీతం రూ.26వేలకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు నాగవేణి, లత, రాజేశ్వరమ్మ, కౌలస్యసెలివ్, గులాబ్‌జాన్ పాల్గొన్నారు.

చెస్ క్రీడాకారిణికి అభినందన



బిల్వ నిలయను అభినందిస్తున్న చెస్ సంఘం ప్రతినిధులు

తిరుపతి ఎడ్యుకేషన్ : థాయ్‌లాండ్‌లో ఇటీవల నిర్వహించిన ఏషియన్ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్ అండర్–17 విభాగంలో తిరుపతికి చెందిన కేఈకే బిల్వ నిలయ పాల్గొన్నారు. బ్లిట్జ్ టీమ్ విభాగంలో బంగారు, వ్యక్తిగత విభాగంలో కాంస్యం, స్టాండర్డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. చెస్ పోటీల్లో సత్తా చాటిన బిల్వ నిలయను సోమవారం తిరుపతిలో చెస్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ డాలర్ దివాకర్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివాససూరి, సీఏఓ బాలాజీ చౌదరి ఘనంగా సత్కరించారు.

అష్టావధానికి సత్కారం



భరత్ శర్మను సత్కరిస్తున్న నిర్వాహకులు

తిరుపతి కల్చరల్ : అష్టావధాని ఉప్పలదడియం భరత్ శర్మను చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకుడు హనుమంతరావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సత్కరించారు. భరత్‌శర్మ ఈనెల 19 నుంచి వారం రోజుల పాటు దుబాయ్‌లో అష్టావధానం చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయనకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గుండాల గోపీనాథ్‌రెడ్డి, స్వరాజ్యలక్ష్మి, జయలక్ష్మి, కేఎస్ రాజా, సీఆర్‌కే శేషగిరిరావు, ప్రసాదరావు పాల్గొన్నారు.

నేటి నుంచి సుస్థిర అభివృద్ధిపై శిక్షణ

తిరుపతి రూరల్ : స్థానికీకరణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై రెండు రోజుల శిక్షణ తరగతులను మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్లు ఎంపీడీఓ రామచంద్ర తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.

భీకర బౌన్సర్లు..!

భారీ ఆకారం.. కండలు తిరిగిన దేహం.. దుందుడుకు స్వభావం.. దురుసుగా ప్రవర్తించే నైజం.. ఇవే ప్రధాన అర్హతలుగా బౌన్సర్లు హల్‌చల్ చేస్తున్నారు. ప్రముఖుల వెంట నడుస్తూ అడ్డువచ్చిన వారిని అణగదొక్కేస్తున్నారు. సెలబ్రిటీల రక్షణ పేరిట సామాన్యులపై జులుం ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు బౌన్సర్లను కేవలం వ్యక్తిగత భద్రతకే వినియోగించుకునేవారు. అయితే ఇప్పుడు సెటిల్‌మెంట్లకు సైతం వాడేస్తున్నారు. గతంలో బలిష్టంగా ఉండేవారిని నియమించుకునేవారు. ప్రస్తుతం రౌడీయిజం చెలాయించే వారినే ఎంపిక చేసుకుంటున్నారు. ఆధునిక సమాజంలో బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడం హోదాగా మారిపోయింది. బాడీగార్డ్ ముసుగులో వారి దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది.



- వీఐపీలు, సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతకు దృఢకాయులు
- భారీ ఆకారమే ప్రధాన అర్హతగా నియామకాలు
- సామాన్యులపై సైతం యథేచ్ఛగా దాడులు
- హద్దుమీరుతున్నా పట్టించుకోని పోలీసులు

తిరుపతి క్రైమ్ : బౌన్సర్లు.. నేడు ఇదో హంగామా. ప్రధానంగా షాపింగ్ మాల్స్, ప్రముఖుల పర్యటనలు, పార్టీ వేదికలు, పబ్‌ల వద్ద వీరు హల్‌చల్ చేస్తుంటారు. అలాగే రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల రక్షణ కోసం బౌన్సర్లను నియమించుకుంటున్నారు. సూటు, బూటుతో టిప్‌టాప్‌గా కనిపిస్తూ అడ్డొచ్చిన వారిని ఈడ్చి పడేయడం.. ఎదురుతిరిగితే చితకబాదడం వీరి ప్రధాన విధి. మహిళా నేతలు, సెలబ్రిటీలకు సైతం పురుషులతో పాటు మహిళా బౌన్సర్లు ఉన్నారు. హోదాను బట్టి ప్రస్తుతం వీఐపీలు, సెలబ్రిటీలు సుమారు 10 నుంచి 15 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు బాడీగార్డ్ ముసుగులో సూడో పోలీసులుగా వ్యవహరిస్తుంటారు. సఫారీ యూనిఫామ్ ధరించి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రశ్నించిన వారిపై పిడిగుద్దులు కురిపిస్తూ దాదాగిరీ చేస్తున్నారు. వీఐపీలను కలిసేందుకు సామాన్య ప్రజలు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి తీసుకువచ్చారు. బౌన్సర్ల అనుమతి లేకుండా సంబంధిత సెలబ్రిటీని కనీసం చూడడానికి కూడా వీలుండదు.

గూండాయిజమే అర్హత!

బౌన్సర్లను నియమించుకున్న వ్యక్తులు ప్రధానంగా సెటిల్‌మెంట్లు, దందాలు, బెదిరింపులు వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు ఏజెన్సీలు దేహదారుఢ్యం, నేర చరిత్ర గల వారిని బౌన్సర్లుగా తీసుకుని వీఐపీ, సెలబ్రిటీలకు రక్షణగా పంపుతున్నాయి. మరికొందరు సెలబ్రిటీలు అయితే గతంలో రౌడీషీటర్లుగా పేరొందిన వారిని, గూండాయిజం చెలాయించిన వారిని సెక్యూరిటీ సిబ్బందిగా నియమించుకుంటున్నారు. రూ.లక్షల్లో వేతనం, ఉచిత ఆహారం, వసతి కల్పించడంతో క్రిమినల్స్ కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. కొన్ని ఏజెన్సీల నిర్వాహకులు ఈ విషయంలో పోలీసులతో కుమ్మక్కై నేరచరితులకు ఉపాధి కల్పిస్తున్నారు.

చట్ట విరుద్ధమైన వ్యవస్థ

వాస్తవానికి బౌన్సర్ల నియామకం, విధులపై ప్రత్యేక నిబంధనలు లేవు. అసలు బౌన్సర్ల వ్యవస్థ చట్టవిరుద్ధం. ఇది ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులరేషన్ చట్టం–2005 (పస్రా) ప్రకారం వీరిని భద్రతా సిబ్బందిగానే పరిగణించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ ఏజెన్సీలు ఆయా వ్యక్తుల నేరచరిత్ర, ప్రవర్తన, కనీస విద్యార్హత ఆధారంగానే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీరి ప్రవర్తించాల్సి తీరు, ఇతర అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి. కేవల సంబంధించిన వ్యక్తులకు భద్రత కల్పించడమే తప్ప ఇతరులపై దాడి చేయడానికి వీల్లేదు.

కేసులు పెట్టవచ్చు

- పస్రా చట్టం ప్రకారం ప్రముఖులు అంగరక్షకులను నియమించుకోవచ్చు
- బౌన్సర్లు ఎప్పుడైనా పబ్లిక్‌పై దాడి చేస్తే కేసులు నమోదు చేయొచ్చు
- దందాలు, దాదాగిరీ, సెటిల్‌మెంట్లకు పాల్పడితే బౌన్సర్లతో పాటు సంబంధిత వీఐపీలపై నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.
- వ్యక్తిగత సిబ్బంది చేసే ప్రతి అరాచకానికి వారిని నియమించుకున్న వీఐపీలే బాధ్యులవుతారు.

విధులు, అర్హతలు ఇలా...

- బౌన్సర్లను నియమించుకునే ఏజెన్సీకి పక్కా రిజిస్ట్రేషన్ ఉండాలి
- పోలీసు శాఖ ఆ ఏజెన్సీని ధ్రువీకరణ తీసుకోవడమే కాకుండా చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది
- బౌన్సర్‌కు కనీస విద్యార్హత ఇంటర్, డిగ్రీ తప్పనిసరి. ఫిజికల్ ఫిట్‌నెస్‌తోపాటు, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.
- ప్రెస్, సాధారణ ప్రజలతో దురుసుగా ప్రవర్తించకూడదు
- నేరచరిత్ర అసలు ఉండకూడదు.
- చట్టాలకు లోబడి, పోలీసుల సూచనల మేరకే విధులు నిర్వహించాలి
- నియమించుకున్న వీఐపీ కదలికలపై పోలీసులు అడిగితే వెంటనే సమాచారం అందించాలి
- బౌన్సర్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉండాలి.
- వీఐపీ వ్యక్తిగత భద్రత తప్ప మరే ఇతర విషయాలలో జోక్యం చేసుకోకూడదు.
- ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించకూడదు.

చట్టాలను అతిక్రమిస్తే చర్యలు



బౌన్సర్లు హద్దులు మీరి చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు. వారిని నియమించిన సెక్యూరిటీ ఏజెన్సీనీ రద్దు చేసేందుకు కూడా వెనుకాడం. సెలబ్రిటీలు, సంస్థల భద్రత కోసం నియమించుకున్న సెక్యూరిటీ కేవలం భద్రతపై దృష్టి సారించాలి. ప్రజలను బెదిరించడం, దాడులు చేయడం చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. ఏజెన్సీల నిర్వాహకులు సైతం నిబంధనల మేరకు అర్హులనే బౌన్సర్లుగా తీసుకోవాలి. - సుబ్బరాయుడు, ఎస్పీ, తిరుపతి

లిమిట్స్ దాట కూడదు



నేను చెన్నైలోఓ తమిళ హీరోకు సుమారు 12ఏళ్ల పాటు బౌన్సర్‌గా పని చేశా. గతంలో బౌన్సర్లకు ప్రస్తుతం ఉన్న వారికి చాలా వ్యత్యాసముంది. అప్పట్లో వీఐపీలు, సెలబ్రిటీల రక్షణకు మాత్రమే నియమించుకునే వారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. సెటిల్‌మెంట్లు, రౌడీయిజం చేసే సత్తా , భారీ శరీరంతో గూండాల మాదిరిగా కనిపించేవారిని మాత్రమే బౌన్సర్లుగా తీసుకుంటున్నారు. బౌన్సర్లు లిమిట్స్ దాటకూడదు. దాడి చేసే అధికారం లేదు. - కె.నరేంద్ర, మాజీ బౌన్సర్, తిరుపతి

బ్రేక్ దర్శనాలు విక్రయించిన దళారీ అరెస్ట్

తిరుమల: నకిలీ ఐడీతో బ్రేక్ దర్శనాలు పొంది విక్రయించిన దళారీని టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరుపతిలోని ఆర్మీ క్యాంటీన్లో పనిచేసే బ్రహ్మయ్య తమ ఆర్మీకి చెందిన బీ–గ్రేడ్ స్థాయి అధికారుల ఐడీ కార్డులను నకిలీవి తయారు చేసేవాడు. వీటి ద్వారా ఐడీ కార్డులోని ఫొటోలను మార్ఫింగ్ చేసి తమకు కావాల్సి వారికి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందేవాడు. ఈ క్రమంలో నకిలీ ఐడీ కార్డు పెట్టి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇప్పిస్తామని చెప్పి భక్తుల నుంచి నాలుగు టికెట్లకు రూ.40 వేలను వసూలు చేశాడు. వారికి నకిలీ ఐడీలతో కూడిన దర్శన టికెట్‌ను అందించాడు. అయితే సదరు దర్శన టికెట్‌తో దర్శనానికి వచ్చిన భక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అనంతరం భక్తులు మోసపోయామని గుర్తించి నిందితుడి వివరాలను వెల్లడించారు. దీంతో విజిలెన్స్ అధికారులు ఫిర్యాదుపై తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దళారీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

21 నుంచి 'పిల్లల పండుగ'

తిరుపతి కల్చరల్ : నగరంలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో ఈనెల 21వ తేదీ నుంచి రెండు రోజుల పాటు పిల్లల పండుగ నిర్వహించనున్నట్లు తిరుపతి బాలోత్సవం వ్యవస్థాపకుడు మల్లారపు నాగార్జున తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పండుగలో భాగంగా పిల్లలకు సుమారు 30 అంశాలపై ఆట ల పోటీలు జరిపించనున్నట్లు వెల్లడించారు. 3,4,5 తరగతులు సబ్ జూనియర్స్‌గా, 6,7 తరగతులు జూనియర్స్‌గా, 8,9,10 తరగతులు విద్యార్థులను సీనియర్స్‌గా ఈ పోటీలు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వేర్వేరుగా బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.

20న ఆలయాల సందర్శనకు ప్రత్యేక బస్సు

తిరుపతి అర్బన్ : ఆలయాల సందర్శనకు ఈ నెల 20వ తేదీన ప్రత్యేక బస్సు నడపనున్నట్లు మంగళం డీఎం భాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఉదయం 6 గంటలకు తిరుపతి బస్టాండ్ నుంచి బయలు దేరుతుందని చెప్పారు. ప్రయాణికులు కార్వేటి నగరంలోని వేణుగోపాలస్వామి గుడి పాటు నారాయణవనం, నాగలాపురం, సురుటుపల్లి ఆలయాలకు వెళ్లే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. టికెట్ ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చని, అలాగే బస్సులో కూడా తీసుకోవచ్చని సూచించారు.

స్టేడియం పనుల పరిశీలన

- నిధులు మంజూరైనా నిర్లక్ష్యం ఎందుకు?
- అధికారులు, కాంట్రాక్టర్లపై శాప్ చైర్మన్ ఆగ్రహం



వర్సిటీ అధికారులతో సమీక్షిస్తున్న శాప్ చైర్మన్ రవినాయుడు

తిరుపతి సిటీ : మహిళా వర్సిటీలో చేపడుతున్న ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు ఆలస్యం కావడంపై శాప్ చైర్మన్ రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వర్సిటీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ, శాప్ సంయుక్తంగా ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నారు. ఈ పనులను రవినాయుడు సోమవారం వీసీ ఉమ, రిజిస్ట్రార్ రజనితో కలిసి పరిశీలించారు. పూర్తిస్థాయిలో నిధులు మంజూరైనప్పటికీ పనులు నత్తనడకన సాగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం వీసీ ఛాంబర్‌లో స్టేడియం పనుల పురోగతిపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ స్టేడియం నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు మంజూరైనా పనులు పూర్తికాకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోందన్నారు. ఎప్పటిలోపు పూర్తిచేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. అలాగే స్టేడియంలో వీక్షకులకు కనీస సౌకర్యాలు లేవని, గ్యాలరీని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానంగా ఉడెన్ కోర్టును త్వరితగతిన పూర్తిచేయాలని, అలాగే ఖోఖో కోర్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఈడీ సరోజిని, డీఎస్‌డీఓ సయ్యద్ సాహెబ్, ఇంజినీరింగ్ అధికారులు, శాప్ కోచ్‌లు పాల్గొన్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు



సీజ్ చేసిన తుపాకీని ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్న పోలీసులు

చంద్రగిరి: మోహన్‌బాబు ఇంట రచ్చకు సబంధించిన వివరాలపై వీడియో కవరేజ్ చేస్తున్న ఓ రిపోర్టర్, కెమెరా మన్‌పై దాడి చేసిన కేసును పోలీసులు అల్టర్ చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా ఎ.రంగంపేట సమీపంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో పెద్ద ఎత్తున జర్నలిస్టు సంఘాలు బాధితులతో కలసి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే దాడికి పాల్పడిన వారిపై సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో మూడు రోజుల క్రితం తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ, కేసును అల్టర్ చేసి, నిజమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో పోలీసులు మీడియా బాధితుల ఫిర్యాదు మేరకు కేసును అల్టర్ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం

మోహన్‌బాబు తుపాకీ సీజ్

గత కొద్ది రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎంబీయూ చాన్స్‌లర్, నటుడు మోహన్‌బాబుకు చెందిన డబుల్ బేరల్ గన్‌ను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకీకి సంబంధించిన వివరాలను స్టేట్‌మెంట్ ద్వారా రికార్డుల్లో నమోదు చేశారు. అనంతరం సోమవారం తుపాకీని తిరుపతి ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

కదిలించిన 'పడమటి గాలి'



నాటకంలోని ఓ దృశ్యం



ప్రేక్షకులతో కిక్కిరిసిన మహతి కళాక్షేత్రం

తిరుపతి కల్చరల్ : అన్నదాతల కష్టాల బతుకును ఆవిష్కరిస్తూ అద్భుత సంఘటనలతో మహతి కళాక్షేత్రంలో సోమవారం రాత్రి కళాకారులు ప్రదర్శించి »పడమటి గాలి« నాటకం యావత్ ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. తెలుగు భాషోద్యమ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ పాడిబండ్ల ఆనందరావు రచనతో రిటైర్డ్ ఐఏఎస్ జి.బలరామయ్య దర్శకత్వంలో పడమటి గాలి నాటకం ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా సుమారు 150 ప్రదర్శనలతో అశేష జనావళి ప్రశంసలు అందుకున్న ఈ నాటకం తిరుపతి వాసుల కనువిందు చేసింది. నేటి సమాజంలో రైతు కుటుంబాల వేదనను కళాకారులు కళ్లకు కట్టినట్లు చూపారు. చక్కటి అభినయంతో ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నారు. నాటకంలో మాయోడుగా టీటీడీ విశ్రాంతి జేఈఓ బలరామయ్య నటనతో పాటు ప్రతి పాత్ర రక్తి కట్టింది. సుమారు రెండు గంటల పాటు సాగిన నాటక ప్రదర్శనకు విశేష సంఖ్యలో పుర ప్రముఖులు, ప్రజలు హాజరయ్యారు.

నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

తిరుపతి రూరల్ : మండలంలో మంగళవారం నుంచి రెండు రోజులపాటు తిరుచానూరు, అవిలాల, చెర్లోపల్లి పంచాయతీల కార్యాలయాల్లో మూడు ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీఓ రామచంద్ర తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ శిబిరాల్లో 6 ఏళ్లలోపు చిన్నారులకు కొత్త ఆధార్ కార్డుల నమోదు, బయోమెట్రిక్ ప్రమాణీకరణ, మార్పులు, చేర్పులు చేసుకోవచ్చన్నారు. అంగన్‌వాడీ టీచర్, హెల్పర్లు వారి పరిధిలోని చిన్నారుల ఆధార్ నమోదు చేయించాలని ఆదేశించారు.

నాగరాజుకు విశిష్ట అవార్డు



పురస్కారం అందుకుంటున్న నాగరాజు

తిరుపతి కల్చరల్ : ఇంటర్నేషనల్ హిందూ టెంపుల్స్ అండ్ స్పిరిచ్యువల్ ఆస్ట్రాలజర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు ఆదివారం పుదుచ్చేరిలో నిర్వహించిన సదస్సులో తిరుపతికి చెందిన నాగరాజు డివైన్ తాంత్రీ అవార్డు అందుకున్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ నరసింహస్వామి విశ్వనాథన్ చేతుల మీదుగా విశిష్ట పురస్కారం ప్రదానం చేశారు.

నేడు సాధు సుబ్రమణ్య శాస్త్రి జయంతి

తిరుపతి కల్చరల్ : టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం అన్నమాచార్య కళామందిరంలో సాధు సుబ్రమణ్య శాస్త్రి 136వ జయంతి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు శ్వేత భవనం ఎదుట సాధు సుబ్రమణ్య శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు. అనంతరం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు అన్నమాచార్య కళామందిరంలో సభ నిర్వహించనున్నారు.

నువ్వుల పంపిణీ



రైతులకు నువ్వులు అందిస్తున్న ఏఓ స్రవంతి

రామచంద్రాపురం: మండలంలోని సొరకాయలపాళెం, చల్లావారిపల్లె, కమ్మపల్లెలోని రైతులకు నువ్వుల విత్తనాలను సోమవారం మండల వ్యవసాయాధికారి స్రవంతి పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ సబ్సిడీపై కిలో నువ్వులను రూ.102కు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

ముగిసిన 'టెక్నో ఫెస్ట్'



విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న కళాశాల నిర్వాహకులు

తిరుపతి సిటీ : బైరాగిపట్టెడలోని కొండారెడ్డి రాయలసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్‌మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్స్ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు మూడు రోజులపాటు నిర్వహించిన టెక్నో అండ్ గ్యాబ్ ఫెస్ట్ ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా పలు అంశాలపై నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన వారికి సంస్థ డైరెక్టర్ వై ఆనందరెడ్డి చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగించుకుని లక్ష్య సాధనవైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలోని సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చైర్మన్ వై.కొండారెడ్డి, డైరెక్టర్ వై.విజయ్‌రెడ్డి, హెచ్‌ఓడీలు నిరంజన్‌రెడ్డి, మధుర పాల్గొన్నారు

బాధ్యతగా సమస్యల పరిష్కారం



వినతులు స్వీకరిస్తున్న కమిషనర్ మౌర్య

తిరుపతి తుడా : ప్రజలు వివిధ సమస్యలపై అందించిన అర్జీలను పరిశీలించి బాధ్యతగా పరిష్కరించాలని కార్పొరేషన్ కమిషనర్ మౌర్య స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 49 మంది వినతులు అందజేశారు. తమ వార్డుల్లో సమస్యలపై పలువురు కార్పొరేటర్లు అర్జీలు సమర్పించారు. ప్రధానంగా టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, అర్హులైన వారికి పింఛన్లు ఇప్పించాలని, కబ్జాల నుంచి రక్షణ కల్పించాలని అధికంగా వినతులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఎస్ఈ శ్యామ్‌సుందర్, ఎంఈలు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ ఆఫీసర్స్ సేతుమాధవ్, రవి, డీసీపీ మహాపతి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, ఉద్యానశాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు

'రంగ విపంచిక' ఆవిష్కరణ



పుస్తకం ఆవిష్కరిస్తున్న వీసీ, అతిథులు

తిరుపతి సిటీ : ఎస్వీయూ విద్యార్థి సంక్షేమ సాంస్కృతిక డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ఆకుల మల్లేశ్వరరావు రచించిన రంగ విపంచిక పుస్తకాన్ని వీసీ సీహెచ్ అప్పారావు సోమవారం వర్సిటీలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సామాజిక సందేశాలను అత్యంత శక్తిమంతంగా జనమానసంలో చొప్పించేందుకు నాటకం అత్యుత్తమ సాధనమన్నా రు. పుస్తక సమీక్షకుడు, ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రంథ రచయిత ఎప్పటికప్పుడు కొత్త నాటికలలోని మంచి చెడ్డలను వెతికి పట్టి చూ పిస్తూ వ్యాసాల ద్వారా అందజేయడం అభినందనీయమని కొనియాడారు. వ్యాస సంపుటి రచయిత మల్లేశ్వరరావు, డాక్టర్ వీఆర్ రాసాని, గార్లపాటి దామోదర నాయుడు, డాక్టర్ జె.కల్యాణ్, సమన్వయకర్త డాక్టర్ వివేక్, కొత్వాల్ అమరేంద్ర, డాక్ట ర్ జీఎస్ ప్రసాద్, పేరూరు బాలసుబ్రమణ్యం, ఆర్‌సీకే రాజు, షణ్ముగం, తోటవెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఉత్తమ విద్యార్థినులకు ప్రోత్సాహకం



విద్యార్థినులతో లయన్స్‌క్లబ్ సభ్యులు

పాకాల : స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినుల్లో అధిక మార్కులు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. సోమవారం ఈ మేరకు కళాశాలలో లయన్స్ క్లబ్ వారు ప్రిన్సిపల్ బేబీస్ రెడ్డి అధ్యక్షతన 13 మంది ఉత్తమ విద్యార్థినులకు రూ.10వేల చొప్పున పంపిణీ చేశారు. దాత లయన్ కుప్పు స్వామినాయుడు, ఆయన కుమారుడు భరత్ కుమార్ అందించిన నగదును జె.వెన్నెల(ఎంపీసీ), ఎం.బేబీ(బైపీసీ), కే.భావన (బైపిసి), ఏ.నవ్య (సీఈసీ), వి.భవ్య (హెచ్ఈసీ), కే.పురందేశ్వరి (బీఅండ్ ఆర్ఎం), వి.జాహ్నవి (సీఎస్సీ), టి.జోత్స్న (ఎంపీసీ), కె.మనీషా (బైపీసీ), ఎస్.ఎం అఖిల (సీఈసీ), ఆర్.యమున(హెచ్ఈసీ), జి.కన్నమ్మ(బీఅండ్ ఆర్ఎం), ఎం.ఏంజల్ (సీఎస్సీ) బహూకరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కేఎస్ తులసీరామన్, సభ్యులు జి.రామయ్య, గురుస్వామినాయుడు, దొరస్వామినాయుడు పాల్గొన్నారు.

టైమ్ స్కేల్ అమలుకు డిమాండ్



మాట్లాడుతున్న సీహెచ్ నర్సింగరావు

తిరుపతి కల్చరల్ : ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఆప్కాస్ ఉద్యోగులందరికీ తప్పనిసరిగా టైమ్ స్కేల్ అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. సోమవారం వేమన విజ్ఞానకేంద్రంలో సమగ్రశిక్ష, స్విమ్స్, బర్డ్, రుయా ఆస్పత్రి,, ఎస్వీయూ, వేదిక్, వెటర్నరీ, అగ్రికల్చర్ వర్సిటీ, 104, 108 ఎలక్ట్రికల్, ఫారెస్ట్, టీటీడీ, అన్నమాచార్య ప్రాజెక్టు ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చాలా మంది ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ వారితో సమానంగా వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ నాన్ పర్మినెంట్ కార్మికులు, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. గండికోట నాగ వెంకటేష్ మాట్లాడుతూ ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర, ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు, వివిధ సంఘాల నేతలు వరలక్ష్మి, సుబ్బరత్నమ్మ, రఘు, నరసింహులు, లక్ష్మీనారాయణ, సుభాష్, అమరనాథ్, ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

రేపటి నుంచి విజయవాడకు బస్సు

పాకాల : ప్రయాణికుల సౌకర్యార్థం బుధవారం నుంచి విజయవాడకు బస్సు సర్వీసు ప్రారంభిస్తున్నట్లు పుంగనూరు డిపో మేనేజర్ సుధాకరయ్య తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ బస్సు బుధవారం సాయంత్రం 5.30కు పుంగనూరులో బయలుదేరి పాకాల మీదుగా తిరుపతికి రాత్రి 8.15లకు చేరుకుంటుందన్నారు. తిరుపతి నుంచి రాత్రి 9కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విజయవాడకు వెళుతుందని వెల్లడించారు. మళ్లీ అదే రోజు రాత్రి 7.45కు విజయవాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.45 నిమిషాలకు పుంగనూరుకు వస్తుందని వివరించారు.